**Digitized in 2006**
**by**
**Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.**
(http://www.thrinaina.com)

From the original owned by
**Sundarayya Vignana Kendram**
**and its partner Institutions**

as part of the
**British Library Endangered Archives Programme**
supported by the
**Lisbet Rausing Charitable Fund**

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

**Sundarayya Vignana Kendram,**
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

## COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 109

(Apr. 24, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 109

(Apr. 24, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

# ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2 ] బెజవాడ 24-4-47 గురువారం [ సంచిక 109

## నైజాం పోలీసు రాక్షసత్వం

### కామ్రేడ్ ధర్మభిక్షం ప్రమాదస్థితి

సూర్యాపేట, ఏప్రిల్ 20

కామ్రేడ్ ధర్మభిక్షం, శెర్ల దుర్గయ్య, తండు లక్ష్మయ్య గార్లను జైలునుంచి తప్పించుకొన్నారనే నేరము మోపి రాత్రంతా అమీను కచేరిలో గదిలో పడవేసి విపరీతంగా బాదినారు. బూటుకాళ్ళతో పొత్తికడుపులో తన్నారు. అవ యవములో కారము పెట్టినారు. వృషణాలు కూడా పిసికినట్లు తెలుస్తుంది. కామ్రేడ్ ధర్మభిక్షం లేవలేని స్థితిలోనున్నారు. పోటిగుండా రక్తము పడుతున్నది. మర్మావయవములకు దెబ్బలు తగిలినందున బ్రతికేటట్లు లేరని తెలుస్తున్నది.

## జబల్‌పూరు జైల్లో కమ్యూనిస్టు డిటెన్యూల నిరాహారదీక్ష

జబల్‌పూరు, ఏప్రియల్ 21

మధ్య రాష్ట్రంలో 'ప్రజారక్షణ చట్టం' క్రింద అరెస్టుచేయబడి, జబల్‌పూరు సెంట్రల్ జైలులో వున్న 7 గురు కమ్యూనిస్టు డిటెన్యూలు జైల్లో వసతులు కల్పించాలని [illegible] కలుగజేయడంలేదని నిరశనవ్రతం ప్రారంభించారు.

# సంయుక్త స్వతంత్ర భారతం కోసం త్యాగాలు చేయ ప్రజలు సిద్ధపడాలి

## జాగీర్లను రద్దు చేయాలి

## సంస్థాన రక్షణ చట్టాలు తీసివేయాలి

### సంస్థాన ప్రజా మహాసభ తీర్మానాలు

గ్వాలియర్, ఏప్రిల్ 20

అఖిలభారత సంస్థాన ప్రజామహాసభ ఆమోదించిన మరికొన్ని తీర్మానాలు ఇలా ఉన్నవి.

(1) "ఈ మహాసభ ప్రకటించిన వాంఛలను అమలుజరిపేందుకు తీసుకోవలసిన చర్యలనుగూర్చి ప్రజామండలులకు ఈ క్రింది సలహాలిస్తున్నాము.

"తమతమ సంస్థానాలలో వెంటనే ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలని, ప్రజాశక్తి బద్ధమైన చట్టాన్ని నిర్మించడానికి రాజ్యాంగ సభను ఏర్పరచాలని సంస్థానాలలోని ప్రజాసంస్థలు ఆందోళన చెయ్యాలి. పై వాంఛలను అమలుజరపడానికి కొత్త కేదీని కూడ నిర్ణయించమని కోరాలి.

"1948 జూన్ నాటికి బ్రిటిష్ ఇండియాలోనేకాక నిరంకుశ రాజ్యం నడుస్తున్న సంస్థానాలలో కూడ బ్రిటిష్ అధికారశేషం పూర్తిగా నిర్మూలితమై స్వతంత్ర భారతదేశం ఏర్పడాలి, ఇందుకు అంతిమపోరాటానికి సంస్థాన ప్రజలను సమీకరించి తమ శక్తినంతటిని సంఘటిత పరచవలెనని ప్రజాసంస్థలను కోరుతున్నాము. సంయుక్త స్వతంత్ర ప్రజాస్వామిక భారతదేశాన్ని సాధించడంకోసం సర్వత్యాగాలకు, బాధలకు సిద్ధంగా ఉండవలెనని సంస్థానప్రజలను కోరుతున్నాము."

### షేక్ అబ్దుల్లా దినోత్సవం జరపాలి

(2) "ఈ మహాసభ అధ్యక్షులైన షేక్ అబ్దుల్లా జైలుగోడల మధ్య ఉన్నారు కాబట్టి 'షేక్ అబ్దుల్లా దినోత్సవం' జరపాలని కోరుతున్నాము ఆ ఉత్సవంరోజున అయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంస్థాన ప్రజామండలి, ఆ స్థానిక శాఖలు ఆ దినోత్సవాన్ని జరపాలి."

### జాగీర్లను రద్దు చేయాలి

3. "జాగీర్దార్ల పద్ధతి పూర్తిగా మధ్యయుగంనాటిది. దానికి నేడు కాలదోషం పట్టినది. ఆ పద్ధతివల్ల ప్రజల అభివృద్ధికి పెద్ద ఆటంకం ఏర్పడింది. ఆర్థికంగాగాని, రాజకీయంగా గాని మరే ఇతర కారణాలవల్లగాని ఈ జాగీర్దారీలను సమర్థించ వీలులేదు.

"ఈ పద్ధతిని పూర్తిగా రద్దు చేయవలెనని తీవ్రంగా వాంఛిస్తున్నాము. సంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకై జరిగే పెద్ద పోరాటంలో ఒక భాగంగా జాగీర్దార్ల రద్దుకోసం ప్రజలను సమీకరించి పనిచెయ్యాలని కోరుతున్నాము."

### సంస్థాన రక్షణచట్టం రద్దుచేయాలి

4. "సంస్థానాధిపతుల రక్షణచట్టం (1921) సంస్థానాల రక్షణచట్టం (1934), విదేశీయుల చట్టం మొదలైన రాక్షస శాసనాలను రద్దు చేయవలెనని కోరుతున్నాం. సంస్థానాలలో రాజకీయ చైతన్యం పెంపొందకుండా ఇవి దానికి ఆటంకంగా ఉన్నవి. ప్రజల పౌర హక్కులను భగ్నపరుస్తున్నవి.

"ఈ చట్టాల రద్దు విషయమై తగిన శాసనాలు చేయవలసిందని తాత్కాలిక ప్రభుత్వాన్ని భారతశాసనసభను కోరుతున్నాము"

### జమీందారీ పెట్టుబడిదారుల సమ్మేళనం

(5) "బ్రిటిష్ ఇండియావారు సంస్థానాలలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. ఇందువల్ల సంస్థానాధిపతులతోను, అక్కడి ఉద్యోగులతోను, పెట్టుబడిదార్లు సహకారం చేసి పనిచేయడం జరుగుతుంది.

"ఇలాంటి జమీందారీ పెట్టుబడిదారీ సమ్మేళనం పరిశ్రమల భవిష్యత్తుకు చాల ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంతేకాక యావత్ ప్రజాపీడకు సహాయకమవుతుంది.

"అంతేకాక కార్మికులకు, ప్రజలకు రక్షణ కల్పించే ఏ శాసనాలుగాని సంస్థానాలలో లేవు. ఒకవేళ ఉన్నా అవి ఏ మాత్రం చాలవు. ఈ పరిస్థితికి అసమ్మతి తెలుపుతున్నాము. కాబట్టి కార్మిక సంస్థలను నిర్మించి, కార్మిక రక్షణ శాసనాలకై ఒత్తిడి చేవలెనని ప్రజామండలులను కోరుతున్నాం"

### భూమి రైతుదేనని ప్రకటించాలి

(6) "ఉత్తర హిందూస్థానంలోని సంస్థానాలలో, ముఖ్యంగా పాటియాలాలో రైతు పోరాటాలు సాగుతున్నవి. అక్కడి భూమి రైతుకే చెందినదన్న సూత్రాన్ని గుర్తించాలని, జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము."

### విద్యార్థులను సమీకరించాలి

(7) "విద్యార్థులను సంఘటిత పరచి వారిలో ఐక్యతను, సమర్థతను పెంపొందించేందుకు తగిన కార్యక్రమాన్ని అవలంబించవలెనని, ప్రజామండలులు మొదలైన సంస్థానాలలోని ప్రజాసంస్థలను కోరుతున్నాము."

### స్థాయిసంఘ నిర్మాణం

ఈ క్రింది స్థాయిసంఘాన్ని ఎన్నుకొన్నారు:

(1) షేక్ అబ్దుల్లా (అధ్యక్షుడు) (2) డాక్టర్ పట్టాభి (వర్కింగు అధ్యక్షుడు) (3) బలవంతరాయ్ మెహతా (ఉపాధ్యక్షుడు) (4) హీరాలాల్ శాస్త్రి (కోశాధికారి) (5) జయనందన్

(6) వర్షినీ (7) జయనారాయణ వ్యాస్ (ప్రధానకార్యదర్శులు). కార్యవర్గసభ్యులలో పండిత నెహ్రూ, రామానంద తీర్థ మొదలైన వారున్నారు.

## నిరంకుశ ప్రభువులకు లీగు మద్దతు

### లియాకతాలీఖాన్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21

లీగునాయకుడు లియాకతాలీఖాన్ ఇలా ప్రకటించాడు:

"రాజ్యాంగసభలో ప్రవేశించని సంస్థానాలను, దేశం శత్రురాజ్యాలనుగా చూస్తుందని సంస్థాన ప్రజా మహాసభలో నెహ్రూ ప్రకటించాడు. ఆయన తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు కాబట్టి ఈ ప్రకటన ఆలోచనా రహితమని చెప్పవలసివుంది. ఎందుకంటే ఈ భావం నేటి ప్రభుత్వ దృక్పథమేమో అనే అనుమానానికి కారణమవుతుంది. అది ప్రభుత్వభావంకాదు. నేటి రాజ్యాంగసభ నిర్జీవమైపోయింది. దానినింక బ్రతికించడం సాధ్యంకాదు. కాంగ్రెసు ఈ సత్యాన్ని గుర్తించనట్లు నటించినప్పటికి నెహ్రూకు ఈ సంగతి తెలుసు.

### సంస్థానాధిపతులకు స్వేచ్ఛ వుందట

"బ్రిటిష్ ప్రణాళికను, తర్వాత బ్రిటిష్ ప్రకటనలను అనుసరించి రాజ్యాంగసభలో చేరకుండా నిరాకరించేందుకు సంస్థానాధిపతులకు హక్కుంది, సంస్థానాలను చేర్చుకొని రాజ్యాంగసభ ప్రతిపత్తిని ఏదో నిజమైనదనిపించాలని నెహ్రూ చూస్తున్నాడు. కాని ఆయన సంస్థానాధిపతులను ఒత్తిడిచేసి బలాత్కారించలేడు.

"ఏకొన్ని సంస్థానాలో కాంగ్రెస్ ఒత్తిడికి లొంగిపోయినవి. చాల సంస్థానాలు నేను వైస్రాయికి భారత నాయకులకూ మధ్య జరుగుతున్న సంప్రదింపుల ఫలితాలకై నిరీక్షిస్తున్నవి. తర్వాత వారు హిందూస్థాన్‌తో కాని, పాకిస్థాన్‌తో కాని తమ ప్రదేశాన్ని బట్టి, లేదా తమకు లాభకారి అని తోచినట్లుగా సంధిచేసుకోవచ్చు. లేక తమంతట తామే స్వతంత్రంగా సంస్థానాలు ఉండిపోవచ్చు.

"ఈ నెహ్రూ నట్టి బెదిరింపులకు సంస్థానాధిపతులు లెక్కించరని నాకు తెలుసు. పండిత నెహ్రూ చూపిన అహంభావమే కాంగ్రెస్ విధానానికి ప్రధాన సూత్రమైతే, వారితో చేరేవారిని దైవం రక్షించుగాక!"

## బర్మాలో పాకిస్థాన్ ఉద్యమం

రంగూన్, ఏప్రిల్ 21

బర్మాలో అరకాన్ డివిజనులో బుతిడాంగు, మాంగడా ప్రదేశాలకు చెందిన 50,000 ముస్లిములు తమకు ప్రత్యేకరాజ్యం కావాలనే ఉద్యమాన్ని లేవదీశారు.

ఈ 'పాకిస్థాన్' ఉద్యమవివరాలు ఇంకా తెలియరావడంలేదు. ఈ ప్రదేశంలో ముస్లింలు నూటికి తొంబదిమంది ఉంటారు.

ఈమధ్య చిట్టగాంగ్ ముస్లిం భాందరు వారు పైన చెప్పబడిన ప్రదేశాన్ని 'తూర్పు పాకిస్థానులో' కలపవలసిందిగా జెంగాల ప్రభుత్వాన్ని కోరారు.

# దేశం చీల్చాలనే బ్రిటిష్ కుట్రలు ఫలిస్తున్నవి

## లీగు రాకున్నా రాజ్యాంగసభ కార్యక్రమం నడుస్తుంది

### పాల్గొనని ప్రాంతాలను వదలివేయ కాంగ్రెస్ నాయకుల సంసిద్ధత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23

ఈ సంవత్సరంలోగా రాజ్యాంగ నిర్మాణ సభ కార్యక్రమాన్ని ముగించాలని ఉపసంఘాలన్నీ త్వరత్వరగా పనిచేస్తున్నవి. కొన్ని ప్రధాన నిర్ణయాలు కూడ ఈ కమిటీలు చేశాయి. ప్రధానహక్కుల కమిటీ చేసిన నిర్ణయాన్ని తొలగించి సలహాకమిటీ స్వతంత్ర భారతదేశంలో నిర్బంధ సైనిక సమీకరణం ఉండాలని తీర్మానించింది. మైనారిటీలకమిటీ చర్చలు ముగిశాయి. రేపు నివేదికను ముగించి అధ్యక్షునికి పంపుతారు.

### సెక్షన్లు సమావేశమవుతాయి

రాజ్యాంగసభ సమావేశమవుతూనే ప్రధాన హక్కులు యూనియన్ అధికారాలు, సంస్థానాధిపతులతో చర్చ ఈ మూడు అంశాలపై చర్చిస్తుంది. తదనంతరం సెక్షన్లుగా విడిపోతుంది.

బి. సి. సెక్షన్లలో లీగుసభ్యులు పాల్గొనకపోతే ఇబ్బంది ఉంటుందని కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తున్నారట. కాని, ఇష్టం లేనివారు పాల్గొనకపోవచ్చునని, బ్రిటిష్ ప్రభుత్వం డిసెంబరు 6 వ చేసిన ప్రకటనను బట్టి ఆ సెక్షన్లలో పాల్గొనని ప్రాంతాలు యూనియన్‌లో పాల్గొనకపోవచ్చునని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

### లీగుతో ఇక కలసి పనిచేయడం కుదరదట

రాజ్యాంగసభ కార్యక్రమ నిర్ణయ కమిటీ ఎనిమిది నెలల్లో రాజ్యాంగ చట్ట నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించింది. కాబట్టి ఇక లీగుతో కలవడమన్నది లేదు అని ఒక కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు అ. ప్రె. విలేఖరితో అన్నారు. లీగు సభలో పాల్గొంటుందేమోనని యిన్నాళ్ళూ రాజ్యాంగసభ నెమ్మదిగా పనిచేసింది. ఇక త్వరత్వరగా తనపని తాను నిర్వర్తిస్తుంది అని కూడ కాంగ్రెస్ వర్గాలద్వారా తెలుస్తున్నది.

### సంస్థానాల ప్రవేశం

ఇప్పటికి దాదాపు 20 మంది సంస్థాన ప్రతినిధులు సభలో పాల్గొంటానికి ఒప్పుకొన్నారు. ఇందులో బరోడా, జయపూర్, పాటియాలా, జోధపూర్, రీవా, కొచ్చిన్, గ్వాలియర్ ప్రతినిధులున్నారు,

## ఒరిస్సా సంస్థానాలు పాల్గొంటాయట

సంబల్‌పూర్, ఏప్రిల్ 22

చటీస్‌గఢ్ ఒరిస్సా ఏజన్సీకి చెందిన తూర్పు సంస్థానాధిపతుల సమావేశం జరిగింది. అందులో రాజ్యాంగ నిర్మాణసభలో పాల్గొనాలని తీర్మానించారు.

ఒరిస్సా గ్రూపు, చటీస్‌గఢ్ గ్రూపులు రెండూ విల్లుకు ప్రతినిధులను పంపుతాయి. ఈ సంస్థానాలలో ఎన్నికకు ఏ మాత్రం ప్రజాతంత్ర పద్ధతి అనుసరించడంలేదు.

పూర్తిగా రాజుల తొత్తులతో నిండివున్న సంస్థానాల, మునిసిపాలిటీల 25000 జనాభాకు ఒకరు చొప్పున కొందరి పేర్లతో జాబితా తయారుచేస్తాయి. వారు రాజ్యాంగ సభకు ప్రతినిధులను ఎన్నుకుంటారట. వీరు ప్రజాప్రతినిధులు కారని వేరే చెప్ప నవసరంలేదు

## బీరారు నైజాంకు చెందరాదు

### అఖిలపక్ష మహాసభ తీర్మానం

అకోలా, ఏప్రిల్ [illegible]

నిన్న ఇక్కడ అఖిలపక్ష మహాసభ బ్రిజిలాల్ బియాణీ (సి.పి. అసెంబ్లీ స్పీకరు) అధ్యక్షతక్రింద సమావేశమైంది. వివిధ సంస్థలకు, పార్టీలకు చెందిన 80 మంది ప్రముఖ నాయకులు సభకు వచ్చారు. యీ క్రింది తీర్మానాలు చేశారు;

2. బీరారులో నైజాంసంస్థాన ప్రభుత్వాధికారం ఏర్పడకూడదని, అందుకు అంగీకరించము అని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాము. బీరారునుగూర్చి బ్రిటిష్ ప్రభుత్వమూ, నైజామూ ఏలాటి సంధినిగాని చేసుకోరాదు. చేసుకున్నా ఆ సంధిపత్రాలకు బీరారుప్రజలు బద్ధులుకారు." బీరారు నైజాములో చేరకూడదన్న తమ ఆశయంకోసం పనిచేయడానికి ఒక కమిటీని నియమించారు.

4. "ఈ కమిటీతో అనుమతి పొందకుండా ఏ వ్యక్తిగాని, నైజాం ఆహ్వానిస్తే సంప్రతింపులు జరపడానికి వెళ్ళకూడదు." అన్నతీర్మానంపై వాదోపవాదాలు చెలరేగాయి. కాని ఆఖరుకు అధికసంఖ్యాకులతో తీర్మానం ఆమోదింపబడింది.

## నేపాల్‌లో సత్యాగ్రహం

### పోలీసుల లాఠీచార్జి

కలకత్తా, ఏప్రిల్ 22

నేపాలులో ఏప్రిల్ 20 వ తేదీన పౌర సత్య హక్కులు కావాలని పెద్ద బహిరంగ సభ పెట్టి, కరపత్రాలు పంచిపెట్టారు. 'రెక్సాల్'లో నేపాల్ జాతీయ కాంగ్రెసుకు చెందిన ఐదుగురు వాలంటీర్లు సత్యాగ్రహం చేశారు.

సాయంత్రం 5000 మంది ప్రజలు పెద్ద ఊరేగింపు లేవదీశారు. నేపాల్ ప్రభుత్వ పోలీసులు లాఠీచార్జి చేయగా చాలమంది స్త్రీలు, పిల్లలు గాయపడ్డారు. కాని సత్యాగ్రహులెవరినీ అరెస్టుచేయలేదు. ఇవ్వాళ మరొక దళం సత్యాగ్రహం చేయబోతూ ఉంది.

నేపాల్ జాతీయ కాంగ్రెసు కార్యదర్శి డి. బి. పెరియార్ సంస్థానంలో జరిగే సంఘటనలను గురించి గాంధీజీ, నెహ్రూ, పటేల్, మొదలగు కాంగ్రెసు నాయకులకు టెలిగ్రాములద్వారా తెలియజేశారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C.P.T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 ఏప్రియల్ 24 : గురువారం

## ఇండియా మంత్రిపై మన పత్రికల ఆశలు

కొత్తవైస్రాయిగా మౌంట్‌బాటన్ ప్రభువు నియమించబడినపుడు జాతీయ పత్రికలు పెక ఉత్సాహగానాలు చేశాయి. పాతవైస్రాయి వెవెల్‌ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నాయనీ, కొత్త వైస్రాయి 'యధాస్థానం చూపుకాదిపీఠకరణ...' [illegible]

## రైతు కార్మికుల హక్కులను కాంగ్రెసు మంత్రివర్గం బలపర్చాలి

### కర్నూల్ జిల్లా మున్సిపల్ కార్మిక మహాసభలో పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారి ప్రసంగం

కర్నూలు, ఏప్రిల్ 14

కర్నూలుజిల్లా మునిసిపల్ వర్కర్ల కార్మికుల ప్రథమ మహాసభ కన్నూలులో జరిగింది. గుంటూరు జిల్లా మున్సిపల్ వర్కర్ల ప్రధాన కార్యదర్శి జనాబ్ సయ్యదు మహబూబ్ సాహెబుగారు అధ్యక్షత వహించారు. ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ వర్కర్ల... [illegible]

...గాక మన్లిములీగువారును, కాంగ్రెస్ వాదులు గూడా కార్మికుల విషయమున శ్రద్ధవహించి వారి కోర్కెలను బలపర్చాలన్నారు. కార్మికుల న్యాయమగు కోర్కెలను బలపర్చుటకు నిమలు ప్రకాశం మంత్రివర్గము తుపాకి... [illegible]

## ప్రభుత్వ మిచ్చిన వాగ్దానాలు చెల్లించాలి

తెనాలి, ఏప్రియల్ 17

తెనాలితాలూకా మాజీసైనిక మహాసభ 16-4-47 వ జాగర్లమూడిలో జరిగింది.

సభకు యం. సి. హెచ్. సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు.

తాలూకా అంతటినుండి 200 మంది మాజీసైనికులు సభకు వచ్చారు.

యక్సుసార్జెంటు సుందరరావుగారు మాట్లాడుతూ యుద్ధంలోకి తీసుకొనేప్పుడు ప్రభుత్వము చేసిన వాగ్దానాలన్నీ యెగిరి పోయాయనీ, ఈనాడు లక్షల కొలదీవున్న మాజీ సైనికులు తిరించరాని అవస్థలు పడుతున్నారనీ, జాతీయ ప్రభుత్వాలు, దేశాన్ని ఫాసిస్టు ప్రమాదంనుండి తమ ప్రాణాలొడ్డి కాచిన మాజీ సైనికులను... [illegible]

...మృణాలకాంతిబోసు మొదలైనవారు సందేశములు పంపారు.

రాత్రి నాటకదళం "బెంగాలు కరువు" ప్రదర్శించారు. దాదాపు అయిదువేలమంది ప్రజలు ప్రదర్శనకు హాజరైనారు.

## ప్రభుత్వం నావికుల విడుదల చేయాలి

వలుకూరు, ఏప్రిల్ 18

బెజవాడ తాలూకా మాజీ సైనికుల మహాసభ వలుకూరులో జరిగింది. [illegible] గారు సభకు అధ్యక్షత వహించారు. సభకు సుమారు 200 మంది మాజీ సైనికులు హాజరయ్యారు. మాజీ సైనికుల కష్టాలనుగురించి పలువురు మాట్లాడారు.

తదుపరి అరెస్టుచేయబడిన భారత నావికులను వెంటనే విడుదల చేయాలనియూ, మాజీ సైనికులకు వృత్తికల్పించాలని మొదలగు తీర్మానాలు చేయబడ్డాయి.

## చిరువోలు లంకలో పోలీసు సోదాలు

## మాజీ సైనికులకు వృత్తులు కల్పించాలి

అనంతరం మాజీ సైనికులకు వృత్తులు చూపెట్టాలనీ, నిర్బంధంలో వుండిన నావికులను విడుదల చేయాలనీ, మాజీసైనికులు తమ సంఘశక్తి అభివృద్ధి చేసుకోవాలనీ మొదలగు తీర్మానాలు చేశారు.

## పార్టీకి రాజీనామా పెట్టమని పోలీసుల నిర్బంధం

...[illegible] లేకుండా జమీందారీ కొత్త మండవ రామయ్య (పెదప్రోలు) చేత, పార్థసారథి, కమ్యూనిస్టుపార్టీకి రాజీనామా యిస్తే విడుదల చేస్తామని ఆశచూపుతూ, పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రజాసేవలో ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిస్టుల వద్ద యీ ఆశలు పనిచేయవని పోలీసులు ఇంకా గుర్తించడంలేదు; తర్వాత పార్థసారధిని రాయవెల్లూరు తీసుకుపోయారు.

## విప్లవ చైతన్యాన్ని వ్యర్ధంచేయకండి

### ప. గో. జిల్లా యువజన సభలో అంబికా చక్రవర్తి హెచ్చరిక

తాడేపల్లిగూడెం, ఏప్రియల్ 20

పశ్చిమ గోదావరిజిల్లా ఐదవ యువజన మహాసభ తాడేపల్లిగూడెంలో ఏప్రియల్ 14, 15, 16, 17 తేదీలలో జరిగినది. ... [illegible]

...చేశారు. 6 వేలమంది ప్రజలు మహాసభకు వచ్చారు. ప్రఖ్యాత చిట్టగాంగు విప్లవవీరుడు అంబికా చక్రవర్తి యిలా ఉపన్యసించారు.

"దేశంలో రైతులు, సైనికులు, కార్మికులు... [illegible]

## కామ్రేడ్ వెంకటకృష్ణయ్య అరెస్ట్

జయపురం, ఏప్రిల్ 20

16 వ తేదీ రాత్రి కామ్రేడ్ వెంకట... [illegible]

## 'సాహిత్య విద్యాలయం' మే 6న ప్రారంభం

---



## 'కొత్త సంఘాలకు అనర్థంగా ధాన్యం ధర పెంచారు'

### బస్తాకు రు 6 లు బోనసుయివ్వాలి'

### లేకపోతే రక్తపాతంజరగవచ్చునని ప్రకాశంగారి బెదరింపు

మద్రాసు, ఏప్రిల్ 21

ధాన్యం బస్తాకు రు 13 ల ధర యివ్వకపోతే రైతులు సత్యాగ్రహం చేయాలని, రంగాగారు చేసిన సూచనను ఆహార శాఖ... [illegible]

...అలాలు, లెక్కచూచుకోవలసిన సమయం కాదు." అని ప్రకాశంగారు కొత్త కాంగ్రెసు మంత్రులను తమ ప్రకటనలో హెచ్చరించారు.

...అన్నారు పాపం!

కొత్త సంఘాలలో దొంగవ్యాపారులను, ధనిక భూస్వాములను డైరెక్టర్లుగా ప్రకాశంగారి ప్రభుత్వమే నామినేటు చేసింది. వీరు సహకార సంఘాలను భగ్నంచేయడానికి లేదా స్వార్థానికి ఉపయోగించుకోడానికి పూర్తి ప్రయత్నాలుచేశారు. ఈ సహకారసంఘాల నిర్మాణంలో ప్రజాసంస్థలు చేసిన సూచనలను ప్రకాశం ప్రభుత్వం తిరస్కరించింది. ఈవిషయాన్ని గమనించకుండానే ధాన్యసేకరణ విఫలంకావడంతో సహకార సంఘాల దోషమేమీలేదని పంతులుగారు అంటున్నారు.

ప్రస్తుతం బస్తాకు 0-8-0 చొప్పున "ఈ సహకార సంఘాలకు అనర్థకంగా వర్ల ధర పెంచబడింది" అని కూడ ప్రకాశంగారు ప్రకటించారు. చిల్లర వ్యాపారం సహకార సంఘాలు చేయకుండా అపు చేయడంవల్ల అనేక వేల రూపాయలు సంఘాలకు నష్టం వచ్చిందని చెప్పారు. సంఘాలద్వారా కంట్రోలు ధరలకు వస్తువులు తీర ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని చెప్పారు. అలా చేయలేనప్పుడు రైతులకు బోనసు యివ్వడమే పబబని చెబుతూ గత సంవత్సరం యిచ్చిన బోనసు... [illegible]

## వచ్చే ఎన్నికలలో కుట్రదారులకు బుద్ధిచెప్పాలి

(ప్రకాశంగారి ప్రసంగం)

తిరువూరు తాలూకా రాజకీయ మహాసభ ముష్టికుంట గ్రామంలో ఏప్రిల్ 14, 15 తేదీలలో జరిగింది.

శ్రీ కందుల ఓబులరెడ్డిగారు అధ్యక్షత వహించారు. శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారు జెండా ప్రతిష్ఠాపన చేశారు.

ఆహ్వాన సంఘాధ్యక్షులు గద్దే రంగయ్య నాయుడుగారు మాట్లాడుతూ ముష్టికుంట కుగ్రామమగుటచే నాయకులకు, ప్రతినిధులకు సరియగు సౌకర్యాలు యేర్పాటు చేయలేకపోయినందుకు తమ సంతాపాన్ని వెల్లడిచేశారు. సభను జయప్రదం చేయడానికి తోడ్పడ్డ గంపలగూడెం యెస్టేటు మేనేజర్లయన పాపారావు, నారాయణరావుగార్లకు తమ కృతజ్ఞతను తెలియచేశారు.

మంత్రివర్గ మార్పులనుగురించి మాట్లాడుతూ రంగయ్య నాయుడుగారు, స్వార్థపరులు కొందరుచేరి ప్రకాశం మంత్రివర్గాన్ని పడగొట్టారనీ, మనమందరం కలిసి ఈస్వార్థపరులను దించి మళ్ళీ మన ప్రకాశంగారిని ప్రధానిని చేయాలనీ అన్నారు. (సభలో చప్పట్లు.)

తర్వాత ప్రకాశంగారు సభలో యిలా మాట్లాడారు.

## కొండపల్లిలో తిండికరువు

కొండపల్లి, ఏప్రిల్ 18

సుమారు వారంరోజులనుండి కొండపల్లి రేషన్ డిపోలలో బియ్యం దొరకక ప్రజలు నానాయిబ్బందులు పడుచున్నారు. ఇక్కడ 7 డిపోల ద్వారా వారానికి 120 బస్తాం బియ్యం సప్లయి అగుచున్నది. ఈవారంలో 12-4-47 నుండి డిపోలో బియ్యం అయిపోయినవి మొదటి నాలుగు రోజులలో 7 డిపోలకూ కలిపి 25 బస్తాల నూకలు ఇచ్చారు. యీ నూకలు కూడా ముక్కిపోయి చెడువాసన కొట్టుచున్నవి. పురుగులు కూడా విపరీతంగా యున్నవి. అందుచేత ప్రజలు తీసుకొనుటకు భయపడుచున్నారు.

17-4-47 గురువారంనాడు ... [illegible]

...బస్తా ధర రు 35-0-0 లకు చిల్లరగాను, అమ్ముచున్నారు. ప్రజలలో భయము, అలజడి హెచ్చిపోవుచున్నది. గనుక వెంటనే అధికారులు పరిస్థితులు విషమించకముందే కలుగజేసుకొని, అన్ని డిపోలకు సరిపోను బియ్యాన్ని సప్లయిచేసి ప్రజలు కరువువాత బడకుండా చూడాలని గరిమెళ్ల వెంకటప్పయ్య గారు వ్రాస్తున్నారు.

## పరవాడ ఫిర్కా ప్రజల గగ్గోలు

పరవాడ, ఏప్రిల్ 19

అనకాపల్లి తాలూకా పరవాడ ఫిర్కాలో 6 వారాలనుండి, రేషన్ సప్లయి సక్రమంగా జరగలేదు. ఇప్పుడూ యీనెల 6 వ తేదీతో ప్రారంభమైన వారంనుండి యిప్పటివరకు బియ్యంతోపాటు కాయధాన్యాల సప్లయికూడ పూర్తిగా ఆపివేసినారు.

అసలే కొరతప్రాంతము; దానికితోడు వంటవసతంతో రైతాంగం దెబ్బతినడం; తప్పనిసరిగా శిస్తులు కాజేయడం; ఇప్పటికే... [illegible]

...డిపో కిపర్లు సమాధానాలు యివ్వలేక చస్తూవున్నారు. గాన ప్రభుత్వం ప్రజల కష్టసుఖాలను తలించి తక్షణం బియ్యం, కాయధాన్యములు ప్రతి డిపోకు యిప్పిస్తూ బాధ్యతారహితులైన అధికార్లపై చర్య తీసుకోవాలని చింతం అప్పారావుగారు వ్రాస్తున్నారు.

## 7 వ కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీసభ

ఏప్రిల్ 26, 27 ఎలమర్రులో

అధ్యక్షులు: గుంటూరు బాపనయ్యగారు

ప్రారంభకులు: పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (ఎం. ఎల్. ఏ.)

ప్రతినిధులు 26 వ తేదీరాత్రి 8 గంటలకు ఎలమర్రుచేరాలి. ప్రతినిధుల సమావేశం 26 వ తేదీ రాత్రికే ప్రారంభమవుతుంది.

## "నేను అరెస్టయితేగాని ప్రభుత్వం దిగరాదు"

### కొల్లూరులో ఆచార్య రంగాగారి సుభాషితాలు

(మా విలేఖరి)

కొల్లూరు, ఏప్రిల్ 18

ఆచార్య రంగాగారు 15 వ తేదీ మా గ్రామం విచ్చేశారు. బండ్లకార్ఖానా యజమానులు, ఉత్తరసీమ రైతులు, గ్రామ (సమీప గ్రామం) ... [illegible]

కమ్యూనిస్టులు కూలీప్రభుత్వం కావాలంటారు. కూలి ప్రభుత్వంలో విద్యార్థులు [illegible]. నేను రైతు ప్రజారాజ్యం కావాలంటాను.

తర్వాత రంగాగారు విరాళాలు [illegible] చేయగా రైతు కాంగ్రెసువారు 50 [illegible] యలు, కార్ఖానావారు 150 [illegible]

### ప్రకాశంగారి పవిత్ర

### సత్యాగ్రహం చేయండి

### ధాన్యం ధరలు

...మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్దకు పోదు. సత్యాగ్రహానికి కారకుడైన రంగాను అరెస్టు చేస్తుంది. చేస్తే ప్రభుత్వం దిగివస్తుంది.

"ఉత్పత్తి తగ్గటంవల్ల ధరలు పెరుగుతాయి. కాని ఇపుడు కరువు వుంది. కాబట్టి అది మంచిదికాదు. మూట 15, 20 రూపాయలకు అమ్మడం మాత్రం విగ్గుచేసే.

"మీరంత కిసాన్ కాంగ్రెస్‌ద్వారా ప్రభుత్వానికి అసమ్మతి తెలియజేయండి. దానిని బలపరుస్తూ విరాళాలీయండి.

"నేను ఇంగ్లండులో 28 ఏండ్లక్రితం రైతుసంఘం స్థాపించినవారితో ఒకడ్ని ఇప్పుడది బలపడింది. ఇంగ్లీషు రైతు సంఘంలో లాయర్లు ఇంజనీర్లు అర్థిక శాస్త్రవేత్తలున్నారు. ఇంగ్లండులో ప్రభుత్వం రైతుల్ని, కూలీల్ని సరిచి ధరలు నిర్ణయించుతారు.

"సోషలిస్టులూ, ఫార్వర్డుబ్లాకూ, కమ్యూనిస్టులూ కాంగ్రెసును బలహీనపరుస్తున్నారు. మనకు కమ్యూనిస్టు నియంతృత్వం వద్దు.

## కృష్ణాజిల్లాచేనేతసంఘ కార్యవర్గ తీర్మానాలు

...యించబడినది.

5. మధుర రంగుమాలు అద్దకం మజూరీలు యెక్కువగా వుండికూడ బాగా వుండటంలేదు. మళ్ళీ అద్దకం వేయించుకోవలసివస్తూ వుంది. కాబట్టి రంగుమాలుకు బదులు తెల్లమాలునే సప్లయి చేయవలసినదిగా మద్రాసు ప్రభుత్వంవారిని కోరడమయినది.

6. మజూరి నిర్ణయ సంఘాలలో ఆంధ్ర రాష్ట్ర చేనేతసంఘ ప్రతినిధులను తీసుకోవాలని కోరుచూ తీర్మానం జరిగింది.

## 5 వ తిరువూరు తాలూకా రైతుమహాసభ

ఏప్రిల్ 29, 30 కంభంపాడులో

అధ్యక్షులు: రామినేని పిచ్చయ్య (కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి)

ప్రారంభకులు: కానూరి బలరామయ్య (కృష్ణాజిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షులు)

# పర్మనెంట్ సెటిల్మెంటు రద్దుకై బెంగాల్‌లో బిల్లు

## పెద్ద ఆస్తులవారికి రక్షణ

### జమీందార్ల కొరకై ఋణ నివారణ ప్రయత్నాలు

కలకత్తా, ఏప్రిల్ 21

నేడు బెంగాల్ ఎసెంబ్లీలో రివెన్యూ మంత్రి పర్మనెంటు సెటిల్మెంటును రద్దుచేస్తూ బిల్లును సెలెక్టు కమిటీకి పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

### బిల్లులోని ముఖ్యాంశాలు

ఈ బిల్లు ప్రకారం ఏ కుటుంబమూ 100 బీఘాల (33 ఎకరాలు) మించి భూమి కలిగి వుండరాదు. 3 ఎకరాలకు తక్కువ ఆస్తులను పంచుకోవడానికి వీలులేదు. భూస్వాముల నుంచి భూములు తీసుకొన్నందుకు ప్రతిఫలం యిస్తారు. 2 వేల రూపాయల వరకు నికరాదాయం గలవారికి వారి ఆదాయానికి 16 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. 2 మొదలు 5 వేల వరకు ఆదాయం గలవారికి 12 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. కాని ఆ ప్రతిఫలం 30 వేల రూపాయలకు తక్కువగా వుండదు.

5 మొదలు 10 వేలవరకు నికరాదాయం గలవారి ఆదాయానికి 10 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. కాని, ఆ ప్రతిఫలం ఏ దశలోనూ 60 వేలకు తక్కువ వుండరాదు, 10 వేలకు పైబడిన ఆదాయంగలవారికి 8 రెట్లు ప్రతిఫలం యిస్తారు. కాని, కాని అది ఏవిధంగానూ లక్షరూపాయలకు తగ్గివుండరాదు.

భూస్వాములకు ఇచ్చే ప్రతిఫలం అంతా ధనరూపంలోనే ఇవ్వరు. వేయి రూపాయలకు లోపు అయితే సొమ్ము రూపంలో ఇస్తారు. ఎక్కువ అయితే 3 రూపాయల వడ్డీకిచ్చే బాండ్లు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన పరిశ్రమలనుంచి బాండ్లు ఇస్తారు.

### భూస్వాములకు ఋణవిమోచనం

బిల్లును వివరిస్తూ రివెన్యూ మంత్రి, భూస్వాములు విపరీతంగా ఋణాలపాలు కావడంవలన వారికి రక్షణ యివ్వడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోబులు తున్నారు. ఋణాలను తగ్గిస్తామనీ, ప్రభుత్వమిచ్చే నష్టపరిహారంలో పగానికిమించి ఋణాలను అప్పుచేయడానికి వీలులేకుండా చేస్తామని, పరిశ్రమలలో పెట్టుబడి పెట్టేందుకు భూస్వాములకు ప్రోత్సాహమిస్తామనీ చెప్పారు.

## పత్రికలపై బెంగాలు ప్రభుత్వపు ఆంక్షలు

### అసెంబ్లీలో నిరసన ప్రతిపాదన

కలకత్తా, ఏప్రిల్ 22

పోలీసుల చర్యలపై ముందుగా అధికారుల అనుమతి లేనిదే పత్రికలు ప్రచురించరాదనే నిషేధపుటుత్తరువు బెంగాలు ప్రభుత్వం జారీచేసింది.

ఈ నిషేధానికి తన అసమ్మతిని తెలియజేయడానికి బెంగాలు శాసనసభలో కాంగ్రెసు పార్టీ తరపున ఒక అడ్జర్న్మెంటు ప్రతిపాదన తీసుకొని రాబడింది.

దీనిపై రెండు గంటలపాటు చర్చ జరిగిన తర్వాత నిరసన తీర్మానం త్రోసివేయబడింది.

చర్చకు జవాబు చెబుతూ ప్రధాని పోలీసు చర్యలను సమర్థించారు.

### స్త్రీల ప్రదర్శనాలు

చర్చ జరుగుతున్నప్పుడు హారిసన్ రోడ్డులో సాయుధ పంజాబు ముస్లిం పోలీసులు చేసిన దురంతాలను నిరసిస్తూ వందలమందికిపైగా స్త్రీలు, పిల్లలు లాఠీలతో అసెంబ్లీభవనం దగ్గరకు వచ్చారు. సభలూ, ఊరేగింపులూ, ప్రదర్శనాలు, చేయరాదనే ప్రభుత్వపు ఉత్తరువును ధిక్కరించి అసెంబ్లీ భవనము ముందు ప్రదర్శనం చేశారు.

## పంజాబు పోలీసుల అఘాయిత్యాలు

### బెంగాలు శాసనసభలో నిరసన తీర్మానం

కలకత్తా, ఏప్రిల్ 22

ఇవ్వాళ బెంగాలు కౌన్సిల్‌లో కలకత్తా నగరంలో హారిసన్ రోడ్డులో సాయుధ పంజాబు ముస్లిం పోలీసులు అఘాయిత్యాలు జరిపినందుకు నిరసన తెలుపడానికి ఒక అడ్జర్న్మెంటు ప్రతిపాదన తీసుకొనిరాగా, ఆ పోలీసులను అరెస్టు చేశామని ప్రధాని సురావర్ది ప్రకటించారు. కేసు కోర్టు విచారణలో ఉంది గనుక దీన్ని చర్చించరాదని అధ్యక్షుడు అనుమతినివ్వ నిరాకరించారు.

## పంజాబులో మాభాగం మాకు పంచి ఇవ్వండి

### పండిత నెహ్రూకు సిక్కుల, కాంగ్రెస్‌పార్టీ నాయకుల విజ్ఞప్తి

లాహోరు, ఏప్రియల్ 22

పంజాబు కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నాయకుడు భీమసేనసచార్, పంథిక్‌పార్టీ నాయకుడు స్వరన్‌సింగ్‌లు నేడు తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడు పండిత్ నెహ్రూకు సమిష్టిగా ఒక మెమోరాండం ఇచ్చారు. దానిలో పంజాబువిభజన అవసరాన్నిగురించి ఇలా చెప్పారు:

"ముస్లిములకు పాకిస్థాన్ లభించనిదే ముస్లిమేతరులకు శాంతి వుండదని లీగ్ కొన్ని ఏళ్ళుగా ప్రచారంచేస్తూంది. తర్వాత సత్యాగ్రహంపేరుతో అనేక చట్టవిరుద్ధ కార్యాలుచేసి, చట్టసమ్మతంగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వాన్ని కూలద్రోశారు.

"మంత్రివర్గం రాజీనామా ఇచ్చాక పాకిస్థాన్ వచ్చినట్లే ముస్లింలు భావించసాగారు. లీగ్ తమరిని అయస్కాంతమని చెప్పినట్లా నమ్మినట్లు భావించారు.

"ఈ నెల, నెలాపదిహేను రోజులుగా సాగుతూన్న ఘటనలు లీగ్ ప్రాముఖ్యం వున్న మంత్రివర్గం క్రింద తమకు క్షేమం వుండగలదనే ఆశను ప్రజలలో కలిగించడం లేదు. అందుచేత అల్పసంఖ్యాకులయిన హిందువులు, శిక్కులు, హరిజనులు మొదలగువారి ధన మాన ప్రాణాలు, మతం, స్వాతంత్ర్యం, విజ్ఞానం, భాష, మొదలగు వాటిని రక్షించేటందుకు, సిక్కుల చెందిన జాతీయ కట్టులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. 1948 జూనులో అప్పట్లోవున్న ప్రభుత్వాలకు అధికారం వొప్పచెప్పి పోతామని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనవలన ఈ చర్యలు వెంటనే తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. కనుక తాత్కాలికంగా వెంటనే పంజాబును రెండు లేక మూడుభాగాలుగా విభజించాలి. ఒక్కొక్కభాగానికి ఒక్కొక్క మంత్రివర్గం ఏర్పడాలి. వీటిపై ఒకే ఒక గవర్నరుంటాడు. ప్రస్తుత పరిస్థితులలో పంజాబుకంతకూ ఒకే ఒక మంత్రివర్గాన్ని ఏర్పరచడంలో మేము సిక్కుల తోర్పడమని స్పష్టంగా చెప్తున్నాము."

## అహ్రార్లు కాంగ్రెస్‌నుండి విడిపోయారు

లాహోరు, ఏప్రిల్ 22

అఖిలభారత అహ్రార్ పక్షసమావేశం జరిగింది. కాంగ్రెస్ నుండి అహ్రార్లు విడిపోవాలని కార్యవర్గం చేసిన తీర్మానం ఆమోదింపబడింది.

## బెంగాల్ విభజనకు ప్రజలు ఒప్పుకోరు

### జోగీంద్రనాథమండల్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21

తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి జోగీంద్రనాథమండల్ ప్రస్తుతపు మత కలహాలు తాత్కాలికమేననీ, ఎంతో కాలం వుండబోవనీ, చెప్తూ బెంగాల్ విభజన ప్రయత్నాలను ఈ విధంగా విరసించారు:

"లీగుయొక్క పాకిస్థాన్ కోరికకు వ్యతిరేకంగా బెంగాల్ విభజన వివాదం ప్రారంభించారు. కాని ఇప్పుడు అది ఉచ్చస్థాయికి పోయింది. దీనిని సాగిస్తున్నది వట్టి హిందూమహాసభవారే. అయితే నాకు ఆశ్చర్యం వుండక పోవును. లార్డు కర్జన్ 1906 లో ఆ సూచన చేసినప్పుడు అద్భుత త్యాగ సాహసాలు ప్రదర్శించిరి. విజయవంతంగా పోరాడిన హిందూ జాతీయవాదులే దానిని నేడు బలపరచడం నాకు విచారం కలిగిస్తూంది. తూర్పు బెంగాల్‌లో పెద్ద పెద్ద జమీలున్న కిరణ్ శంకరరాయ్, సత్యేంద్రనాథదాస్ మొదలగువారుకూడా విభజనను బలపరిచేముందు మంచి చెడ్డ ఆలోచించకుండా వుండరని తలచవలసి వస్తుంది.

### విభజన కావాలనడానికి చెప్తున్న కారణాలు

హిందువులు అధిక సంఖ్యాకులుగా వున్న పశ్చిమ బెంగాలును ప్రత్యేకరాష్ట్రంగా విభజిస్తే తప్ప తూర్పుబెంగాలులో అల్పసంఖ్యాలుగా వుండే హిందువులకు రక్షణ దొరకదని ఈ విభజన కోరేవారంతా కారణం చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాలు హిందువులు విడిపోవడం జరిగితే తూర్పు బెంగాల్ ప్రజలలో హిందువులసంఖ్య అల్పాల్పం అయిపోతుంది. పరిహద్దుల పొడుగునా కలహాలు పెరగడానికి వీలు ఏర్పడతాయి.

"ఇంక తూర్పుబెంగాల్‌నుంచి హిందువులు పడమటి బెంగాలునుంచి ముస్లిములు మార్చివేయబడడం సమస్య తెస్తే అది వేరుమాట.

### దీనికి ప్రజాబలం లేదు

"అసలు బెంగాలులోని హిందూజనాభా 2,69,48,413 మంది. వారిలో నేడు పశ్చిమబెంగాలుగా విభజించాలనే భాగంలోకి వచ్చే హిందువుల సంఖ్య 1,28,57,431 మంది. మిగిలిన 1,40,90,982 మంది పాకిస్థాన్ బెంగాల్‌లోనే వుండి పోవలసి వస్తుంది. ఆ విషయానికి అక్కడి హిందువులు అంగీకరించరనే విషయం గమనించాలి.

"పైగా పడమటి బెంగాలులోకి వచ్చే 8 జిల్లాలలోని ముస్లిమేతరుల సంఖ్య 1,28,67,431 మంది. వారిలో సవర్ణుల సంఖ్య 48,58,424 మంది మాత్రమే. మిగిలినవారంతా అవర్ణులు, నిమ్నజాతులు. వీరు సవర్ణ పరిపాలన అంగీకరించరు. సవర్ణులలో కూడ అందరూ విభజనకు అంగీకరించడంలేదు. దీనివలన ఏం తేలుతూంది: పశ్చిమ బెంగాలులోని 30,75,216 మంది ముస్లిములు, 80,29,007 మంది అవర్ణులు, సవర్ణులలో కొంతమందికూడా విభజన సంగీకరించడంలేదు. అంటే తూర్పుబెంగాలులో అధిక సంఖ్యాకులు కూడా విభజనను నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా నిమ్నజాతులు దానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదు."

## ఇళ్ళస్థలాల అమ్మకం

సత్యనారాయణపురం స్టేషన్‌దగ్గర, కరకట్టకు ఉత్తరం రైల్వేలైనుకు అనుకుని ఉన్న స్థలం సుమారు 10 వేల గజాలు టి. పి. పి. నెం. 169 న అప్రూవుడు కాబడినప్లాట్సు అమ్మకానికి సిద్ధంగావున్నాయి.

సూర్యారావుపేట ఓవర, మందు కొట్టు పడమటలో ఉన్న స్థలం (స్థలం చుట్టూ దిల్లకంప ఉంది. గుర్తు) సుమారు 6 వేల గజాలు అమ్మకానికి సిద్ధంగా వుంది.

పైస్థలాల వివరాలు సంపూర్ణంగా తెలుసుకోవలెను,

కడియాల కాశీవిశ్వనాథంగారు

C/o ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం మేడపైన

గవర్నరుపేట, బెజవాడ.

## ప్రజాతంత్ర స్థాపనకు కొరియాలో అమెరికా ఆటంకాలు

### ప్రజా పక్షాలపై నిర్బంధ విధానం

### మార్షలుకు మాలొటావ్ జాబు

మాస్కో, ఏప్రిల్ 22

కొరియాను అయిదేళ్ళు సోవియటు, అమెరికా సంయుక్త ధర్మకర్తృత్వపాలన కింద ఉంచాలనీ, ఈలోగా ప్రజాతంత్ర సంస్కరణలు జరిపి, ప్రజాసంస్థల సహకారంతో తాత్కాలికప్రభుత్వాన్ని నియమించడం కోసం ఒక కమిషన్‌ను నియమించాలనీ లోగడ మాస్కోలో అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. కాని, అమెరికా ఈ నిర్ణయాలను భగ్నపరచ నిశ్చయించింది. తన ఆక్రమణ కిందవున్న దక్షిణకొరియాలో ప్రజాతంత్ర వ్యతిరేక వర్గాలను ప్రోత్సహించి, వాని ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంది. సోవియటు ఈ ప్రయత్నాలను నిరసించింది. సంయుక్త కమీషన్ పని ఆగిపోయింది.

ఇప్పటి మాస్కో సమావేశ సందర్భంలో మాలొటావ్‌కు అమెరికా విదేశాంగమంత్రి మార్షల్ ఏప్రిల్ 8 న ఒక జాబు రాశాడు. కొరియా కమీషన్ కార్యక్రమం భగ్నమయినందుకు నేరాన్ని సోవియటు పై రుద్దజూచాడు. ఆ కమీషన్ పని తిరిగి ప్రారంభానికి సోవియటు అంగీకరించవలసిందని కోరాడు.

### మాలొటావ్ జవాబు

మార్షల్ జాబుకు మాలొటావ్ పంపిన జవాబు ఈవేళ ప్రకటింపబడింది. మాలొటావ్ ఇలా రాశాడు:

"కొరియా కమీషన్ వ్యవహారాల్లో మాస్కో నిర్ణయాలపట్ల అమెరికా వ్యతిరేకతను సోవియటు ఎదుర్కోవలసి వచ్చింది.

"కొరియా ప్రజాతంత్రపార్టీలు, అభివృద్ధికర సంస్థల సంప్రదింపులను తీసుకొని సంస్కరణలు ప్రవేశపెట్టవలసిందిగా కొరియా కమీషన్‌ను అగ్రరాజ్యసమావేశం ఆదేశించింది. ఆ నిర్ణయం ప్రకారం అటువంటి సంస్థలకు ఆహ్వానాలు పంపవలసిందిగా సోవియటు ప్రతినిధులు పట్టుబట్టారు.

### ప్రజా సంస్థలపట్ల అమెరికా బహిష్కరణ

"దీనికి అమెరికా ప్రతినిధివర్గం ఆటంకాలు కలిగించింది. దక్షిణ కొరియాలోని ప్రధాన ప్రజాతంత్ర సంస్థలను మినహాయింప జూచారు. అగ్రరాజ్య సమిష్టి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న వర్గాలనే ఆహ్వానింపజూచారు. ఇటువంటి ప్రజావ్యతిరేక సంస్థలను 17 ను, అగ్రరాజ్య నిర్ణయాలకు అనుకూలంగావున్న ప్రజా సంస్థలను మూడింటిని అమెరికా ప్రతినిధులు తమ జాబితాలో చేర్చారు. అఖిల కొరియా లేబర్ ఫెడరేషన్, అఖిల కొరియా రైతు సంఘం, కొరియా నేషనల్ రివల్యూషనరీ పార్టీ, అఖిల కొరియా యువజనసంఘం — ఇటువంటి ప్రజాసంస్థలేవీ ఈ అమెరికా జాబితాలో లేవు.

"అమెరికావారి దృక్పథంతో ఏకీభవించడం సోవియటు ప్రతినిధివర్గానికి అసాధ్యమైంది. అయినప్పటికీ, సమిష్టి నిర్ణయాలను సాధించడానికి ఎంతో ప్రయత్నించారు. కాని లాభంలేకపోయింది. చివరకు అమెరికా ప్రతినిధుల సూచనపైనే కమీషన్ కార్యక్రమాన్ని ఆపివేయవలసి వచ్చింది.

"ఆ తర్వాతకూడ, ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సోవియటు అధికారులు ప్రయత్నించారు. ఈ దృష్టితోనే కొరియాలోని సోవియటు సేనాధిపతి అమెరికా సేనాధిపతికి ఒక జాబు రాశాడు. ఈ జాబువల్ల ఫలితం కలుగుతున్నట్లే కనుపించింది. కాని పిడ్రవరి28 న సోవియటు అధికారిరాసినజాబుకు ఇంతవరకు జవాబేలేదు. అంగీకారం కుదరగలదనే ఆశ అంతటితో అంతరించి పోయింది," అని మాలొటావ్ వివరించాడు.

"అగ్రరాజ్య నిర్ణయాల ననుసరించి సోవియటుప్రభుత్వం, తన అధీనంలోవున్న ఉత్తరకొరియాలో ప్రజాతంత్ర సంస్కరణలను అమలుజరిపింది. ప్రజలందరికీ ఓటింగు హక్కునుకలుగచేసింది. స్త్రీలకు సరిసమాన హక్కులను ప్రకటించింది. స్థానికపరిపాలనా సంస్థలకు ఎన్నికలు జరిపించింది. వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టి, భూమిలేని రైతులకూ, చిన్నరైతులకూ మొత్తం 7 లక్షల 25 వేల మందికి, 2 కోట్ల 15 లక్షల యకరాలను పంచిపెట్టింది. ఈ భూములు ఇదివరకు జపాను పెత్తందార్ల, వారి తొత్తుల చేతిలో ఉండేది.

"రోజుకు 8 గంటల పనివేళను అమలు జరిపాము. సోషల్ ఇన్సూరెన్సు మొదలైన ఇతర పారిశ్రామిక సంస్కరణలను అమలు జరిపాము.

"విద్యా సంస్కరణలు అమలులోకి వచ్చాయి. అన్ని పాఠశాలల్లోను కొరియా భాషనే మాతృభాషగా చేశారు."

### కొరియా పునర్నిర్మాణానికి సూచనలు

కొరియా కమిషన్ పనిని తిరిగి ప్రారంభించాలన్న మార్షల్ సూచనకు తనకేలాంటి అభ్యంతరమూ లేదని మాలొటావ్ స్పష్టం చేశాడు. సోవియటు ప్రతినిధివర్గం కోరుతున్నదదే అదన్నారు.

కొరియా విషయంలో ఒడంబడికకు ఈ దిగువ ప్రాతిపదికను సోవియటు ప్రధానంగా భావిస్తున్నదన్నారు.

(1) ప్రజాతంత్ర సంస్థల ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరచి, దాని ద్వారా కొరియాను ఆర్థికంగా, రాజకీయంగా ఏకఖండం చేయాలి. విదేశ జోక్యంలేని స్వతంత్ర రాజ్యంగా పునర్నిర్మించడాన్ని త్వరపరచాలి.

(2) ఏ వర్గాన్నీ మినహాయించకుండా సర్వజనీన వోటింగు పద్ధతిపై ఎన్నికలు జరిపించాలి.

(3) కొరియాలో ప్రజాతంత్ర వ్యవస్థను సుస్థిరంగా స్థాపించడానికే, అక్కడి జాతీయ ఆర్థిక వ్యవస్థను బలపరచి, జాతీయ సంస్కృతిని పెంపొందించడానికి అగ్రరాజ్యాలు తోడ్పడాలి.

దక్షిణ కొరియాలోని సియోల్‌నగరంలో మే 20 న కమిషన్ తనపని తిరిగి ప్రారంభించాలనీ, 1947 జులై - ఆగస్టు మధ్యకాలంలో తాత్కాలిక ప్రభుత్వ స్థాపనను గురించి తన సూచనలను రెండు ప్రభుత్వాలకూ అందజేయాలనీ మాలొటావ్ సూచించాడు.

### అమెరికా అధీనమండలంలో దారుణ నిర్బంధాలు

అమెరికా అధీనమండలమయిన దక్షిణ కొరియాలో దారుణ నిర్బంధవిధానం అమలు జరుగుతూందని సోవియటు వార్తా సంస్థ 'టాస్' బయటపెట్టింది. ప్రజాతంత్ర సంస్థల నాయకులను అరెస్టుచేస్తున్నారని తెలిపింది. ఆరులక్షల సభ్యులుంగల లేబరు ఫెడరేషన్ నాయకులపైనా, 30 లక్షల సభ్యత్వంగల అఖిల కొరియా రైతుసంఘ నాయకులపైనా, యువజనసంఘ నాయకులపైనా, అరెస్టు వారంట్లు వున్నాయని. ప్రజాపక్ష సంఘ ఉప కార్యదర్శి పాక్ మింగ్ గ్యు, నేషనల్ రివల్యూషనరీ పార్టీ నాయకుడు కిమ్-వాంగ్-దాంగ్ మొదలైన పదుల కొలది నాయకుల అరెస్టయారని బయటపెట్టింది.


## ప్రజాశక్తి చందా

| | |
|---|---|
| సంవత్సరం చందా | రు. 24—0—0 |
| విడిపత్రిక | 0—1—0 |
| వారపత్రిక సం॥ చందా | 0—0—0 |
| వారపత్రిక | 0—3—0 |

END OF ISSUE